


హోం గార్డ్స్‌కు యూనిఫాం

విజయవాడస్పోర్ట్స్: ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్ పరిధిలో ట్రాఫిక్ విధులు నిర్వర్తించే హోం గార్డులకు సీపీ టి.కె.రాణా మంగళవారం యూనిఫాం అందజేశారు.



సాగర్ నీటిమట్టం

విజయపురిసౌత్: నాగార్జునసాగర్ జలాశయ నీటిమట్టం మంగళవారం 520.10 అడుగుల వద్ద ఉంది. శ్రీశైలం జలాశయ నీటిమట్టం 822.40 అడుగుల వద్ద ఉంది.



నేటి నుంచి నవదిన ప్రార్థనలు

గుణదల: ఫిబ్రవరి 9 నుంచి గుణదల మేరి మాత ఉత్సవాలు జరగనున్నాయి. బుధవారం నవదిన ప్రార్థనలు ప్రారంభమవుతాయని పుణ్యక్షేత్ర రెక్టర్ ఫాదర్ జయరాజు తెలిపారు.

మెట్ట పొలం.. కోలాహలం



ఈ చిత్రంలోని రైతు పేరు కొలసు నాగరాజు. గన్నవరం మండలంలోని తెంపల్లి స్వగ్రామం. గ్రామంలో అతనికి రెండున్నర ఎకరాల మెట్ట పొలం ఉంది. గతంలో వర్షమే పంటల సాగుకు ఆధారం. ప్రకృతి అనుకూలించి వర్షాలు కురిస్తేనే దిగుబడులు చేతికి అందేవి. వర్షం పడకపోతే వేసిన విత్తు మొలకదశలోనే ఎండిపోయేది. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం తెచ్చిన వైఎస్సార్ జలకళ పథకం అతని బతుకును మార్చింది. ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ప్రభుత్వమే బోరు వేయించింది. కేసింగ్ పైపుతో పాటు విద్యుత్ మోటారు అందజేసింది. విద్యుత్ కనెక్షన్‌ను ఉచితంగా ఇచ్చింది. ఇప్పుడు వర్షాలపై ఆధార పడక బోరునీటితో పంటలు పండిస్తున్నారు. ముఖ్యమంత్రి జగనన్న వల్లే తమ బతుకులో వెలుగులు నిండాయని ఆ రైతు హర్షం వ్యక్తం చేస్తున్నారు.



జలకళ పథకం బోరు తవ్వుతుండగా పొంగుతున్న నీరు

- పేద రైతులకు వరంలా 'వైఎస్సార్ జలకళ'
- బోర్ల తవ్వకంతో పాటు విద్యుత్, పంపుసెట్లు సరఫరా
- ఒక్కొక్క రైతుకు సుమారు రూ.4 లక్షల వరకు లబ్ధి
- ఎన్టీఆర్ జిల్లాలో 2,548 బోర్ల ఏర్పాటు పూర్తి
- కృష్ణా జిల్లాలో 431 బోర్ల కింద వ్యవసాయం

సాక్షి, మచిలీపట్నం: రాష్ట్ర ప్రభుత్వం మెట్ట పొలాలకు పచ్చందాలు అద్దుతోంది. సిరుల పంటలు పండించేలా చర్యలు చేపట్టి రైతులకు అన్ని విధాలా అండగా ఉంటోంది. వర్షాలపై ఆధారపడిన రైతులకు వరుణుడి కోసం వేచిచూసే కష్టాలు తప్పించేందుకు వైఎస్సార్ జల కళ పథకాన్ని తెచ్చింది. లక్షల రూపాయలు వెచ్చించి బోర్లు వేయించుకోలేని చిన్న, సన్నకారు రైతుల పొలాల్లో బోర్లు వేసి జల సిరులు కురిపిస్తోంది. బోర్లతో పాటు విద్యుత్ మోటార్లు, విద్యుత్ కనెక్షన్లూ మంజూరు చేస్తోంది. ఈ పథకం కింద ఒక్కొక్క రైతుకు సుమారు రూ.4 లక్షల వరకు ప్రయోజనం చేకూరుతోంది.

రైతులకు వరం

వైఎస్సార్ జలకళ రైతులకు వరంగా మారింది. కృష్ణా జిల్లాలో 842 బోర్లకు వీఆర్వోలు అనుమతి ఇవ్వగా, 431 బోర్ల కింద ఇప్పటికే వ్యవసాయం జరుగుతోంది. ఎన్టీఆర్ జిల్లాలో సుమారు నాలుగు వేల బోర్లకు వీఆర్వోల నుంచి అనుమతి లభించింది. 2,548 బోర్ల ఏర్పాటు పూర్తయింది. ఏపీడీ స్థాయిలో దరఖాస్తు చేసున్న తరువాత గనుల శాఖ అధికారులు తనిఖీ చేసి ధ్రువీకరించాక బోర్లు వేస్తున్నారు. ఏపీడీ స్థాయి అధికారి పర్యవేక్షణలో పారదర్శకంగా పనులు సాగుతున్నాయి. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద 85 శాతం భూగర్భ జలాల అభివృద్ధి పనులకే ప్రాధాన్యం ఇస్తున్నారు. ఫలితంగా జిల్లాలోని వ్యవసాయ బోర్లు 90 శాతం వరకు విజయవంతంగా పని చేస్తున్నాయి.

ఉచితంగా విద్యుత్ కనెక్షన్

వైఎస్సార్ జలకళ కింద తవ్విన వ్యవసాయ బోర్లకు కూడా ఉచితంగా విద్యుత్ సదుపాయం కల్పిస్తున్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు అధికారులు తగిన చర్యలు చేపట్టారు. దీంతో రైతులు విద్యుత్ కనెక్షన్ దరఖాస్తు, మంజూరు కోసం అధికారుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా పోయింది.

నాడు.. నేడు

గత ప్రభుత్వ హయాంలో ఎన్టీఆర్ జలసిరి కింద టీడీపీ కార్యకర్తల పొలాల్లో మాత్రమే బోర్లు వేశారు. వాటికి విద్యుత్ కనెక్షన్, పంపుసెట్ల ఊసే లేదు. వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చాక రాజకీయాలకు అతీతంగా, అర్హతే ప్రామాణికంగా రైతులకు బోర్లు మంజూరు చేస్తోంది. బోరు తవ్వకం మొదలు పొలంలో నీరు పారించే వరకు ప్రభుత్వమే బాధ్యత తీసుకుంటోంది. విద్యుత్ కనెక్షన్‌తోపాటు మోటారును సైతం ప్రభుత్వమే ఉచితంగా ఇస్తోంది. బోర్లు తవ్వేందుకు అవసరమైన రిగ్గులను అందుబాటులోకి తెచ్చింది.



జలకళ బోరు తవ్వకాన్ని పరిశీలిస్తున్న అధికారులు (ఫైల్)

జగనన్న ఇచ్చిన వరం



నాది మెట్ట పొలం. వర్షం వస్తేనే పంట. లేకపోతే పంట చేతికి రాకుండానే ఎండిపోయేది. బోరు వేసుకోవాలని చాలా సార్లు అనుకున్నా. ఆర్థిక ఇబ్బందులు కారణంగా సాధ్యపడలేదు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి మాకు వరంలా వైఎస్సార్ జలకళ పథకం అమలుచేస్తున్నారు. బోరు వేయడంతో పాటు మోటార్, విద్యుత్ కనెక్షన్ ఉచితంగా ఇచ్చారు. దీంతో పామాయిల్ సాగుచేసుకుంటున్నా. ముఖ్యమంత్రి జగనన్నకు రుణపడి ఉంటాం.

– మరీదు రాంబాబు, బిళ్లనపల్లి గ్రామం, బాపులపాడు మండలం

పేద రైతులకు ఎంతో మేలు



వైఎస్సార్ జలకళ చిన్న, సన్నకారు రైతులకు ఎంతో మేలు చేకూర్చుతోంది. బోర్లు వేయడంతో పాటు విద్యుత్ మోటార్, విద్యుత్ కనెక్షన్ కూడా ఉచితంగా ఇస్తున్నాం. ఈ పథకం మెట్ట పొలాలు కళకళలాడేలా చేస్తోంది. రైతులు వర్షాల కోసం ఎదురు చూడకుండా బోరు ఆధారంగా పంటలు సాగు చేసుకుంటున్నారు.

– జి.వి.సూర్యనారాయణ, డ్వామా పీడీ

న్యూస్‌రీల్

దుర్గమ్మ సేవలో నాగఫణి శర్మ



ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గమ్మను ద్విసహస్రావధాని మాడుగుల నాగఫణి శర్మ మంగళవారం దర్శించుకున్నారు. అమ్మవారి దర్శనానికి విచ్చేసిన ఆయనకు ఆలయ అధికారులు సాదరంగా స్వాగతం పలికారు. అమ్మవారి దర్శనం అనంతరం వేద పండితులు ఆశీర్వచనం, ఆలయ చైర్మన్ కర్నాటి రాంబాబు, ఈఓ కె.ఎస్.రామారావు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు అందజేశారు. కార్యక్రమంలో పాలక మండలి సభ్యుడు కట్టా సత్తెయ్య పాల్గొన్నారు.

డాక్టర్ వైఎస్సార్ హెల్త్ వర్సిటీ టీటీ జట్టు ఎంపిక



విజయవాడస్పోర్ట్స్: సౌత్ జోన్ అంతర విశ్వవిద్యాలయాల టేబుల్ టెన్నిస్ పురుషుల పోటీలకు ప్రాతినిధ్యం వహించే డాక్టర్ వైఎస్సార్ హెల్త్ యూనివర్సిటీ జట్టును ఎంపిక చేసినట్లు వర్సిటీ స్పోర్ట్స్ బోర్డ్ సెక్రటరీ ఇ.త్రిమూర్తి మంగళవారం తెలిపారు. ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజీ (చినకాకాని) విద్యార్థులు ఎ.నితిన్‌అరాస్, జి.అభినవ్‌చౌదరి, కాటూరి మెడికల్ కాలేజీ (చినకొండ్రుపాడు) విద్యార్థులు కె.అఖిల్, ఎ.నవీన్‌సాయిరామ్, గ్రేట్ ఈస్టర్న్ మెడికల్ స్కూల్ (శ్రీకాకుళం) విద్యార్థి పి.జస్వంత్ జట్టుకు ఎంపికైనట్లు చెప్పారు. ఫిబ్రవరి ఒకటి నుంచి మూడో తేదీ వరకు చెన్నైలోని డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ లా యూనివర్సిటీలో జరిగే పోటీల్లో ఈ జట్టు పాల్గొంటుందని తెలిపారు. జట్టును వర్సిటీ వీసీ డాక్టర్ కె.బాబ్జి, రిజిస్ట్రార్ డాక్టర్ వి.రాధికారెడ్డి అభినందించారు.

ప్రతి విద్యార్థీ సైన్స్ ఫెయిర్‌ను సందర్శించాలి



పాయకాపురం(విజయవాడరూరల్): విజయవాడ సమీపంలో పోరంకి రోడ్డులోని మురళీ రిసార్టులో జరుగుతున్న దక్షిణ భారతస్థాయి సైన్స్ ఫెయిర్‌ను ప్రతి విద్యార్థీ సందర్శించాలని కృష్ణా డీఈఓ తాహెరా సుల్తానా మంగళవారం ఒక ప్రకటనలో కోరారు. తెలుగు రాష్ట్రాలతోపాటు కేరళ, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి నుంచి ఉపాధ్యాయులు, విద్యార్థులు తయారు చేసిన 240 ప్రాజెక్టులను ప్రదర్శిస్తున్నారని పేర్కొన్నారు. ఫిబ్రవరి ఒకటో తేదీ వరకు కొనసాగే ఈ ప్రదర్శనలో ఎన్టీఆర్ జిల్లా తరఫున జిల్లా సైన్స్ అధికారి మైనం హుస్సేన్ పాల్గొంటున్నారని, మరిన్ని వివరాలకు 98665 28299 నంబరులో సంప్రదించాలని కోరారు.

నేడు జిల్లా స్థాయి కబడ్డీ, బ్యాడ్మింటన్ పోటీలు

గన్నవరం: ఆడుదాం ఆంధ్ర జిల్లాస్థాయి కబడ్డీ, బ్యాడ్మింటన్ పోటీలకు గన్నవరంలో క్రీడా ప్రాంగణాలు సిద్ధమవుతున్నాయి. గురువారం జరిగే కృష్ణా జిల్లా స్థాయి క్రీడా సంబరాలు కోసం స్థానిక జెడ్పీ బాలురోన్నత పాఠశాల క్రీడా ప్రాంగణం సిద్ధమైంది. ఇక్కడ కబడ్డీ, కేవీఆర్ ఇండోర్ స్టేడియంలో బ్యాడ్మింటన్ డబుల్స్ పోటీలు జరగనున్నాయి. ఈ పోటీలకు జిల్లాలోని ఏడు నియోజకవర్గాల నుంచి పురుషులు, మహిళల జట్లు ప్రాతినిధ్యం వహిస్తున్నాయి. కబడ్డీ పోటీలకు నాలుగు కోర్టులను సిద్ధంచేశారు. రెండు క్రీడా పోటీలు గురువారం ఉదయం నుంచి సాయంత్రం వరకు జరుగుతాయి. అనంతరం విజేతలకు బహుమతులు ప్రదానంచేస్తారు. క్రీడాకారులకు భోజనం సదుపాయం కల్పించామని ఎంపీపీ అనగాని రవి తెలిపారు. పోటీల నిర్వహణపై అధికారులతో ఆయన సమీక్ష జరిపారు. ఎంపీడీఓ పి.సత్య కుమార్, ఈఓపీఆర్డీ పి.వెంకటేశ్వరమ్మ, పలువురు పంచాయతీ కార్యదర్శులు, వ్యాయామ ఉపాధ్యాయులు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.

ప్రజాభద్రతకు భరోసా

- కృష్ణా జిల్లాలో తగ్గిన నేరాలు
- ప్రజల భద్రతపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి
- నేరాల నియంత్రణ, శాంతి భద్రతల పరిరక్షణకు చర్యలు
- సమస్యలతో పోలీసు స్టేషన్‌ను ఆశ్రయిస్తే పరిష్కారానికి కృషి
- మూడేళ్లుగా తగ్గుముఖం పట్టిన నేరాలు

సాక్షి, మచిలీపట్నం: కృష్ణా జిల్లాలో నేరాలు తగ్గుముఖం పట్టాయి. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన శాంతి భద్రత చర్యల కారణంగా ప్రజలకు రక్షణ పెరిగింది. స్వేచ్ఛా వాతావరణం ఏర్పడింది. ఎలాంటి ఘటనలు జరిగినా పోలీసు వ్యవస్థ వెంటనే స్పందించి తక్షణ చర్యలు చేపడుతోంది. న్యాయం కోసం పోలీసు స్టేషన్లను ఆశ్రయించిన బాధితులకు అండగా నిలుస్తోంది. ఏదైన ఘటన జరిగి, సమాచారం అందిన వెంటనే పోలీసులు రంగంలోకి దిగి నిందితులను పట్టుకునేందుకు కావాల్సిన చర్యలు చేపడుతున్నారు. నిందితులను అదుపులోకి తీసుకోవడంతో పాటు కోర్టులో హాజరు పరిచి బాధితులకు న్యాయం జరిగేలా కృషి చేస్తున్నారు. గత ఏడాది జూలైలో మచిలీపట్నంలో జరిగిన మహిళా డాక్టర్ దారుణ హత్య కేసును పోలీసులు ఐదారు రోజుల్లోనే ఛేదించారు. నిందితులను అరెస్టు చేశారు. పోలీసుల చర్యల ఫలితంగా మూడేళ్లుగా జిల్లాలో నేరాలు తగ్గుముఖం పట్టాయి. పౌరులకు భద్రత లభించింది.

తగ్గుముఖం పట్టిన నేరాలు

శాంతి భద్రతను కాపాడేందుకు ప్రభుత్వం చేపట్టిన చర్యల కారణంగా పోలీసులు అసాంఘిక కార్యకలాపాలపై కఠినంగా ఉంటున్నారు. నేరాల నియంత్రణతో పాటు నిందితులను పట్టుకోవడం, బాధితులకు న్యాయం చేసేందుకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. న్యాయం, రక్షణ, పోలీసు సేవల్లో సిఫార్సులు, వివక్ష లేకుండా చూస్తున్నారు. ఈ నేపథ్యంలో మూడేళ్లుగా నేరాలు తగ్గుముఖం పట్టాయి. 2021లో 8,636 ఘటనలపై కేసులు నమోదయ్యాయి. 2022లో 6,747, 2023లో 6,294 మాత్రమే కేసులు నమోదయ్యాయి. ప్రధానంగా హత్యలతో పాటు లైంగికదాడులు, దోపిడీ, దొంగతనాలు, మోసాలు, ఇతర నేరాలు కూడా తగ్గుముఖం పట్టాయి. ప్రతి సోమవారం పోలీసు స్పందనతో పాటు జగనన్నకు చెబుదాం కార్యక్రమం ద్వారా వచ్చిన ఫిర్యాదులపై సకాలంలో స్పందించి బాధితులకు న్యాయం జరిగేలా చూస్తున్నారు.

క్రైం రేటు తగ్గుముఖం



నేర నియంత్రణ చర్యలు పెరగడంతో క్రైం రేట్ తగ్గుతూ వస్తోంది. ప్రజలకు ఏ చిన్న సమస్య వచ్చినా ప్రభుత్వం తెచ్చిన స్పందన కార్యక్రమానికి వచ్చి చెప్పుకొంటున్నారు. తక్షణం వారికి న్యాయంచేస్తున్నాం. దిశ యాప్ వల్ల బాధిత మహిళలు తమ సమస్య చెప్పిన వెంటనే పోలీసు సిబ్బంది అప్రమత్తమై సేవలు అందిస్తున్నారు. దిశా యాప్ వల్ల నేరం జరకుండానే అడ్డుకున్న ఘటనలు చాలా ఉన్నాయి.

–ఆర్.శ్రీహరిబాబు, ఏఎస్పీ, కృష్ణా

భద్రతతో ధైర్యంగా ఉన్నాం



శాంతి భద్రతల విషయంలో పోలీసులు కఠినంగా ఉంటున్నారు. ప్రభుత్వ చర్యలతో ధైర్యం పెరిగింది. గతంలో ఇంటి నుంచి బయటకు వెళ్లాలంటే కొంత అభద్రతాభావం ఉండేది. ఇప్పుడు ఆ భయం లేదు. షాపింగ్, ఇతర అవసరాలకు భయం లేకుండా బయటకు వస్తున్నాం.

– ఒడుగు జ్యోతి, గృహిణి, భాస్కరపురం

పోలీసు సేవలు అభినందనీయం



ఇటీవలే మా స్నేహితుడి రూ.22 వేల సెల్‌ఫోన్‌ను గుర్తు తెలియని వ్యక్తి దొంగలించాడు. సమీపంలోని పోలీసు స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశాం. ఐఎంఈఐ నంబరు ఇస్తే వెంటనే స్పందించి, దాని ఆధారంగా ఫోన్ రికవరీ చేసి ఇచ్చారు. పోలీసు సేవలు అభినందనీయం.

– చొప్పర కృష్ణారావు, మచిలీపట్నం

మహాత్మాగాంధీ చూపిన మార్గంలో నడుద్దాం

ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు



మహాత్మాగాంధీ చిత్రపటం వద్ద నివాళులర్పిస్తున్న కలెక్టర్ ఢిల్లీరావు

గాంధీనగర్(విజయవాడసెంట్రల్): అహింస, సత్యాగ్రహాలే ఆయుధాలుగా దేశానికి స్వేచ్ఛా స్వాతంత్య్రాలను అందించిన మహనీయుడు, జాతిపిత మహాత్మాగాంధీ చూపిన మార్గంలో పయనించి ప్రజలకు సేవలు అందిద్దామని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఎస్.ఢిల్లీరావు అన్నారు. కలెక్టరేట్‌లోని పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో మహాత్మా గాంధీ వర్ధంతి కార్యక్రమం మంగళవారం జరిగింది. జాతిపిత చిత్ర పటానికి కలెక్టర్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కలెక్టర్ ఢిల్లీరావు మాట్లాడుతూ.. జాతి సమగ్రత, ఐక్యతను పెంపొందించేందుకు పూజ్య బాపూజీ అనుసరించిన మార్గం అందరికీ ఆదర్శప్రాయమన్నారు. నిత్యం అహింసాయుత మార్గంలో సత్యమే పరమావధిగా జీవించిన మహనీయుడు మహాత్మా గాంధీ గ్రామ స్వరాజ్యానికి బాటలు వేశారని పేర్కొన్నారు. ఆయన చూపిన మార్గంలో పయనించి ప్రజలకు పారదర్శకమైన సేవలు అందించేందుకు కృషి చేద్దామన్నారు. పేద, బలహీన వర్గాల ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ ఫలాలను అందించి వారిని ఆర్థికంగా బలోపేతం చేయడం ద్వారా బాపూజీ ఆశయాలను నెరవేర్చాలని సూచించారు. ఈ కార్యక్ర మంలో విజయవాడ ప్రభుత్వాస్పత్రి (జీజీహెచ్) సూపరింటెండెంట్ డాక్టర్ ఎం.వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

ఆకాశవాణి ప్రోగ్రాం హెడ్‌గా వెంకటేశ్వర్లు బాధ్యతల స్వీకారం



విజయవాడ కల్చరల్: విజయవాడ ఆకాశవాణి కేంద్రం ప్రోగ్రాం హెడ్‌గా బి.వెంకటేశ్వర్లు మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆకాశవాణి సిబ్బంది అభినందన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమ నిర్వహణలో అపారమైన అనుభవం కలిగిన వెంకటేశ్వర్లు ప్రోగ్రాం హెడ్‌గా బాధ్యతలు స్వీకరించడంపై సంస్థ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారు. వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. సిబ్బంది సహకారంతో విజయవాడ కేంద్రాన్ని ప్రగతి పథంలో నడిపిస్తానన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం డీడీజీ సోమేశ్వరరావు, వార్తా విభాగం ఏడీ వెంపటి సాయి, ఆకాశవాణి దూరదర్శన్ కోఆపరేటివ్ సొసైటీ అధ్యక్షుడు డాక్టర్ చుండూరి మాణిక్యాలరావు, వివిధ విభాగాల సిబ్బంది పాల్గొన్నారు.

రేపటి నుంచి జాతీయ హాస్య నాటికల పోటీలు



విజయవాడ కల్చరల్: తమ సంస్థ ఆధ్వర్యంలో ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి నాలుగు రోజుల పాటు జాతీయ హాస్యనాటిక పోటీలు జరుగుతాయని సుమధుర కళానికేతన్ అధ్యక్షుడు సామంతపూడి నరసరాజు తెలిపారు. బందరు రోడ్డులోని ఓ హోటల్‌లో ఆయన మంగళవారం విలేకరులతో మాట్లాడారు. మొగల్రాజపురంలోని పీబీ సిద్ధార్థ కళాశాల ప్రాంగణంలో నాటిక పోటీలు జరుగుతాయని తెలిపారు. తొలి రోజు నాన్నా నేనే గెలిచా, ట్రీట్‌మెంట్, రెండో రోజు చూపులు కలసిన శుభవేళ, రంగు పడుద్ది, ఏడున్నావో ఎక్కడున్నావో, మూడో రోజు కపిరాజు, పక్కింటి మొగుడు, బూడిద, కలిసుంటే, నాలుగో రోజు ఇంకానా, ప్రత్యేక ప్రదర్శనగా న్యూబాంబే టైలర్ నాటికను ప్రదర్శిస్తారని వివరించారు. సంస్థ ప్రధాన కార్యదర్శి భాస్కర శర్మ మాట్లాడుతూ.. 29 ఏళ్లుగా నాటిక పోటీలు నిర్వహిస్తున్నామని తెలిపారు. 2024 సంవత్సరానికి సినీ మాటల రచయిత బుర్రా సాయిమాధవ్‌కు జంధ్యాల స్మారక పురస్కారం, రంగస్థల నటి గుడివాడ లహరికి రావి కొండలరావు, రాధాకుమారి పురస్కారం, శనగల కబీర్‌దాసు పురస్కారాన్ని నాటక రచయిత దీర్ఘాసి విజయభాస్కర్‌కు ప్రదానం చేస్తామని తెలిపారు. సుమధుర కళానికేతన్ గౌరవ అధ్యక్షుడు డాక్టర్ ఎం.సి.దాస్, బోడి ఆంజనేయరాజు, సంస్థ సహాయ కార్యదర్శి డాక్టర్ కైలాసరావు పాల్గొన్నారు.

కొల్లు రవీంద్రవి సిగ్గుమాలిన రాజకీయాలు

- నాపై అడ్డగోలు విమర్శలు చేస్తారా?
- కుమ్మరులను మోసం చేసింది నీవు కాదా
- విలేకర్ల సమావేశంలో కొల్లు రవీంద్రపై బందరు ఎమ్మెల్యే పేర్ని నాని ధ్వజం



విలేకరులతో మాట్లాడుతున్న పేర్ని నాని

మచిలీపట్నం టౌన్: టీడీపీ నేత, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర సిగ్గుమాలిన రాజకీయాలు చేస్తున్నారని, భూదందాలకు పాల్పడిన ఆయన ఇప్పుడు తనపై ఆరోపణలు చేస్తున్నారని ఎమ్మెల్యే పేర్ని వెంకట్రామయ్య (నాని) ధ్వజమెత్తారు. ఆయన మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ.. కొల్లు రవీంద్ర చేసిన ఆరోపణలను ఘాటుగా తిప్పికొట్టారు. 'మచిలీపట్నం నగరపాలక సంస్థ పరిధిలోని గుమ్మటాలచెరువులో ప్లాట్లు వేసి వేలాది రూపాయలకు అమ్ముకున్నది నీవు కాదా' అని రవీంద్రను ప్రశ్నించారు. విజయవాడ రోడ్డులోని కుమ్మరిగూడెంలో ఇటుక బట్టీలు, కుమ్మరుల కాలనీని పూర్తిగా తొలగించాలని కుమ్మరులను మానసికంగా ఇబ్బందులకు గురిచేసింది నిజం కాదా అని పేర్ని నాని ప్రశ్నించారు. గుమ్మటాల చెరువులో టీడీపీకి చెందిన కౌన్సిలర్లు ప్రధాన భూమిక పోషించి ప్లాట్లు వేసి పేదల నుంచి వేల రూపాయలు వసూలు చేసిన వైనాన్ని జలాల్‌పేట, ఇనుగుదురుపేట, కబేళా ప్రాంత ప్రజలు మర్చిపోతారా అని అన్నారు. ఆక్రమణలను అడ్డుకునేందుకు వచ్చిన అప్పటి దళిత కమిషనర్ పీజే సంపత్‌కుమార్‌పై దాడికి ప్రయత్నిస్తే పోలీసుల సాయంతో ఆయన బయటపడ్డ విషయం అందరికీ తెలిసిందేనని గుర్తుచేశారు.

జగన్ అండగా ఉన్నారు


కుమ్మరిగూడెం తొలగించేందుకు రవీంద్ర ప్రయత్నిస్తే ఆ ప్రాంత ప్రజలు అప్పటి ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి విన్నవించుకున్నారని నాని గుర్తు చేశారు. బీసీ.. బీసీ అంటూనే రవీంద్ర తమను బజారుపాలు చేశారని వారు విన్నవిస్తే తాను, నాని అండగా ఉంటామని వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి అభయమిచ్చారన్నారు. రవీంద్ర దాష్టీకానికి, దౌర్జన్యానికి వ్యతిరేకంగా కుమ్మరులు పోరాటం చేస్తే వారికి అండగా ఉన్నామన్నారు. కుమ్మరిగూడెం వాసులకు ఇప్పటికీ తాను, మాజీ డెప్యూటీ మేయర్ లంకా సూరిబాబు అండగా ఉన్నామన్నారు. అప్పట్లో కుమ్మరులపైకి తహసీల్దార్‌ను పంపిస్తే వారు కోర్టును ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. వారికి సహకరిస్తున్న తనను అరెస్టు చేసి గూడూరు పోలీస్‌స్టేషన్‌కు తరలించారన్నారు. బైపాస్ రోడ్డులోని వైఎస్సార్ నగర్ వద్ద టీడీపీ వారు శ్మశాన స్థలంలో ప్లాట్లు వేసి అమ్ముకున్నది నిజం కాదా అని ప్రశ్నించారు.

నీది అవివేకం

పోర్టు నిర్మాణ పనుల్లో భాగంగా చేస్తున్న డ్రెడ్జింగ్ ద్వారా వస్తున్న మట్టిని కలెక్టర్ కార్యాలయంలో, జగనన్న కాలనీల్లో మెరక చేసేందుకు వినియోగిస్తుంటే మట్టిని దోచుకుంటున్నట్లు విమర్శించటం రవీంద్ర అవివేకానికి నిదర్శనమని నాని అన్నారు. ట్రాన్స్‌పోర్ట్ మినహా మట్టికి ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయటం లేదని ఈ విషయం కలెక్టర్, ఆర్డీఓలకు తెలుసునన్నారు. 'ఈ ప్రొక్యూర్‌మెంట్ టెండర్ ద్వారా జరుగుతున్న ట్రాన్స్‌పోర్ట్ పనులను నీవే తీసుకోవచ్చు కదా' అని కొల్లు రవీంద్రను పేర్ని నాని ప్రశ్నించారు. మేయర్ చిటికిన వెంకటేశ్వరమ్మ, డిప్యూటీ మేయర్లు మాడపాటి విజయలక్ష్మి, శీలం భారతి, మాజీ కౌన్సిలర్ చిటికిన వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

సార్వత్రిక ఎన్నికలకు సిద్ధం కావాలి

- ఎన్నికల ప్రక్రియపై పూర్తి అవగాహనతో ఉండాలి
- ఎన్నికల అధికారులతో ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు



శిక్షణ కార్యక్రమంలో మాట్లాడుతున్న కలెక్టర్ ఢిల్లీరావు

గాంధీనగర్(విజయవాడసెంట్రల్): వచ్చే సార్వత్రిక ఎన్నికలను ఎటువంటి లోటుపాట్లు లేకుండా విజయవంతంగా నిర్వహించేందుకు అధికారులు సన్నద్ధం కావాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఎస్.ఢిల్లీరావు ఆదేశించారు. ఎన్నికల ప్రక్రియపై పూర్తిస్థాయిలో అవగాహన కలిగి ఉండాలని సూచించారు. కలెక్టరేట్‌లోని పింగళి వెంకయ్య స్పందన సమావేశ మందిరంలో అసెంబ్లీ నియోజకవర్గ స్థాయి మాస్టర్ ట్రైనర్లకు శిక్షణ కార్యక్రమం మంగళవారం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ ఢిల్లీరావు మాట్లాడుతూ.. ఎన్నికల సంఘం ఆదేశాలు, రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సూచనల మేరకు ఈ నెల 24వ తేదీ నుంచి ఎన్నికల ప్రక్రియలో భాగాలైన పోలింగ్, ఎంసీసీ, ఐటీ అప్లికేషన్స్, పోస్టల్ బ్యాలెట్ తదితర అంశాలపై నియోజకవర్గ మాస్టర్ ట్రైనర్లకు నాలుగు రోజుల పాటు శిక్షణ ఇచ్చామన్నారు. ఎన్నికల ప్రక్రియకు సంబంధించి ప్రతి అంశం కీలకమేనన్నారు. అధికారులు ఎప్పటికప్పుడు విధి నిర్వహణలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. శిక్షణలో వివిధ అంశాలపై పూర్తి స్థాయిలో అవగాహన పొంది నియోజకవర్గస్థాయిలో ఆయా బృందాలకు సమగ్ర శిక్షణ అందించాలని పేర్కొన్నారు.

సజావుగా ఎన్నికల నిర్వహణే లక్ష్యం

ఎన్నికల ప్రక్రియ సజావుగా నిర్వహించడమే లక్ష్యంగా సంబంధిత అధికారులు తమ వంతు బాధ్యతలను నిర్వర్తించాలని కలెక్టర్ ఢిల్లీరావు సూచించారు. ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసిన నాటి నుంచి ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల మేరకు ఆయా బృందాలకు ఏఏ తేదీలలో శిక్షణ అందించాలో ఆ మేరకు సంసిద్ధంగా ఉండాలని కోరారు. ఇందుకు అనుగుణంగా కార్యాచరణ రూపొందించి అందజేయాలని పేర్కొన్నారు. జిల్లాలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో శిక్షణ కార్యక్రమాల నిర్వహణకు సమావేశ మందిరంతో పాటు తగిన మౌలిక వసతులు సమకూర్చుకోవాలని ఆదేశించారు. ముఖ్యంగా కంప్యూటర్, స్టాండ్ బై జనరేటర్ విద్యుత్ సౌకర్యం, తాగు నీరు, టాయిలెట్లు ఉండేలా సంబంధిత ఎన్నికల రిటర్నింగ్ అధికారి గుర్తించాల్సి ఉంటుందని సూచించారు. శిక్షణ సమయంలో ఎన్నికల కమిషన్ సూచనలు, మార్గదర్శకాలను శిక్షణ సామగ్రితో పాటు అందించాల్సి ఉంటుందన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో కీలకమైన ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన విధులపై పూర్తిస్థాయి అవగాహనతో ప్రతి దశలోనూ అప్రమత్తంగా ఉండాలన్నారు. ఎన్నికల విధులపై అన్ని అంశాలపై అధికారులు స్పష్టమైన అవగాహన పెంపొందించుకోవడం ద్వారా తమ బాధ్యతలను విజయవంతంగా నిర్వర్తించవచ్చునన్నారు. 2024 సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ముందస్తు కార్యాచరణపై కలెక్టర్ ఢిల్లీరావు దిశానిర్దేశం చేశారు. నాలుగు రోజులపాటు నిర్వహించిన శిక్షణ కార్యక్రమాలలో రాష్ట్ర స్థాయిలో జిల్లా నుంచి శిక్షణ పొందిన మాస్టర్ ట్రైనర్స్ ఆయా అంశాల్లో ఎన్నికల మార్గదర్శకలపై పూర్తి స్థాయి అవగాహన కల్పించారు. శిక్షణ కార్యక్రమంలో డీఆర్వో ఎస్.వి.నాగేశ్వరరావు, ఆర్డీఓ కె.మాధవి, కలెక్టరేట్ ఎలక్షన్ సెల్ సూపరింటెండెంట్ సీహెచ్.దుర్గాప్రసాద్, విశ్రాంత డెప్యూటీ కలెక్టర్ చక్రపాణి, జిల్లాలోని వివిధ నియోజకవర్గాలకు చెందిన ఈఆర్వోలు, ఏఈఆర్వోలు, ఎలక్షన్ డీటీలు తదితరలు పాల్గొన్నారు.

సస్యరక్షణతో అధిక దిగుబడి

- నాణ్యత ముఖ్యం
- ఎగుమతులకు డిమాండ్
- మామిడి తోటల్లో యాజమాన్య చర్యలు

కంకిపాడు: సకాలంలో సస్యరక్షణ చర్యలు తీసుకుంటే మామిడి పంట అధిక దిగుబడికి వీలుంటుంది. నాణ్యత బాగుంటేనే మార్కెట్‌లో మామిడి ధర ఆశాజనకంగా ఉంటుంది. ఎగుమతి స్థాయికి దిగుబడి సాధిస్తే సాగు లాభదాయకంగా ఉంటుంది. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో పంట సంరక్షణ చర్యలు తీసుకోవాలని అంటున్నారు జిల్లా ఉద్యానశాఖ అధికారి జె.జ్యోతి. మామిడి రైతులకు చేసిన సూచనలు ఆమె మాటల్లోనే..

కృష్ణా జిల్లాలోని 6,950 ఎకరాల విస్తీర్ణంలో మామిడి తోటలు సాగులో ఉన్నాయి. బాపులపాడు, గన్నవరం, అవనిగడ్డ ప్రాంతాల్లో మామిడి తోటలు ఉన్నాయి. బాపులపాడు మండలంలో 3,473 ఎకరాలు, గన్నవరం 2,219, అవనిగడ్డ 1138 ఎకరాల్లో సాగు జరుగుతోంది.

పూతలు ఆలస్యం

గతేడాది నవంబర్, డిసెంబర్ నెలల్లో వర్షాలు అధికంగా కురిశాయి. ఈ కారణంగా డిసెంబర్‌లో రావాల్సిన మామిడి పూతలు జనవరిలో మొదలయ్యాయి. ప్రస్తుతానికి బాపులపాడులో 65 శాతం, గన్నవరం 90, అవనిగడ్డ 30 శాతం పూతలు నమోదయ్యాయి. నల్లమట్టి నేలలు, బరువు నేల, నేల తేమశాతం ఎక్కువగా ఉండటంతో అవనిగడ్డ ప్రాంతంలో పూతలు మరింత ఆలస్యమవుతాయి. గన్నవరం పరిసరాల్లో పూతతో పాటుగా తేనె మంచు పురుగు ఉధృతి గుర్తించారు.



మామిడి చెట్లకు పిచికారీ చేసే విధానంపై అవగాహన కల్పిస్తున్న జిల్లా ఉద్యానశాఖ అధికారి జ్యోతి

గతేడాది పంట ఆశాజనకంగా ఉన్నా, ఈ పురుగు వ్యాప్తితో కాయలపై నల్ల జిగురు, బంక ఏర్పడి సరైన ధర దక్కలేదు.

సంరక్షించుకోవాలి

ప్రస్తుతం మామిడి పూతను సంరక్షించుకోవడం, పంటను పురుగుల నుంచి కూడా కాపాడుకోవాల్సిన అవసరముంది. ప్రధానంగా తేనె మంచు పురుగు, తామర పురుగు కనిపిస్తోంది. ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో పంట చేతికి ఒకే సారి వస్తుంది. మార్కెట్‌లో సరైన ధర పలకాలంటే కాయ నాణ్యతపై దృష్టి పెట్టాలి. అవనిగడ్డ ప్రాంతంలో పండు ఈగ పంటకు నష్టం కలిగిస్తోంది. దీని దృష్ట్యా రైతాంగం సస్యరక్షణ చర్యలు తీసుకోవాలి

- తేనె మంచు పురుగు నివారణకు ఇమిడాక్లోప్రిడ్ 0.3 మిల్లీలీటర్లు లీటరునీటికి లేదా థైయామితాక్సం 0.5 మిల్లీలీటర్లు లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. ఈ పురుగు చెట్టు బెరడులో నివాసముంటుంది. చెట్టు కాండం, కొమ్మలు, రెమ్మలు, ఆకులు తడిసేలా పిచికారీ చేయాలి.
- పక్షి కన్ను తెగులు నివారణకు క్లోరోథాలోనిల్, థైయోఫెనేట్ మెథైల్ కానీ పిచికారీ చేయాలి. ఒకసారి పిచికారీ చేసి, మూడు రోజులు తర్వాత వేపనూనె 1500 పీపీఎం 5 మిల్లీలీటర్లు లేదా వేప కషాయం పిచికారీ చేసుకోవాలి. గానుగ సబ్బు ద్రావణం, వేప సబ్బు ద్రావణం, కూడా తెల్లపూత దశలో వాడుకోవచ్చు. వేపనూనె తెల్లపూత దశలో వాడకూడదు. బెట్ట పరిస్థితులు ఎదుర్కొనడానికి పిందెలు గోళీ సైజు, నిమ్మకాయ సైజు నుంచి పెరిగే వరకూ వారానికో సారి తోటలకు నీటి తడులు ఇవ్వాలి.
- పండు ఈగ నివారణకు లింగాకర్షక బుట్టలు ఏర్పాటుచేయాలి.

నూజివీడు మామిడి పరిశోధనా స్థానంలో అందుబాటులో ఉన్నాయి. ఎండుపుల్ల ఉంటే విరిచేసుకోవాలి. ఎండుపుల్లలో పురుగుల అవశేషాలు, గుడ్లు ఉంటాయి. వాటిని విరిచేస్తే పంటకు జరిగే నష్టాన్ని తగ్గించుకోవచ్చు. పురుగు మందులు 15–20 రోజులకోసారి పిచికారీ చేయడం, మధ్యలో అవసరం ఉంటే వేపనూనె/గానుగ సబ్బు ద్రావణం/ పంట దశను బట్టి పిచికారీ చేయాలి.

కాయలకు కవర్లు కట్టడం ఉత్తమం

అవకాశం ఉన్నంత వరకూ కాయలకు కవర్లు కట్టడం ఉత్తమం. కాయలు నిమ్మకాయ సైజు రాగానే ఫ్రూట్ కవర్లు కట్టాలి. తెగుళ్ల నుంచి కాయలను రక్షించుకోవచ్చు. నాణ్యమైన పంట దిగుబడులను మార్కెట్‌కు తరలించటానికి ఈ కవర్లు దోహదపడతాయి.

సకాలంలో గుర్తించాలి

ప్రస్తుతం మామిడిలో పూత, పురుగు ఉధృతి కనిపిస్తోంది. దీన్ని సకాలంలో గుర్తించి యాజమాన్య చర్యలు చేపట్టాలి. పంట సంరక్షణతో పాటు నాణ్యమైన దిగుబడులు సాధించాలి. ఎగుమతులకు అనువుగా పంట ఉంటే ఆశించిన ధర దక్కుతుంది. సాగు లాభదాయకంగా ఉంటుంది. తోటల వద్దకే ఎగుమతి వ్యాపారులు వచ్చి పంట ప్రీమియం ధరకు కొనుగోలు చేస్తారు. నాణ్యతపై దృష్టి పెట్టాలి.

–జె.జ్యోతి,
జిల్లా ఉద్యానశాఖ అధికారి, కృష్ణా జిల్లా

క్లుప్తంగా

కుష్ఠు వ్యాధిగ్రస్తుల గుర్తింపునకు సర్వే



భవానీపురం(విజయవాడపశ్చిమ): కుష్ఠు వ్యాధిగ్రస్తుల గుర్తింపునకు మంగళవారం నుంచి వచ్చే నెల 13వ తేదీ వరకు 14 రోజులపాటు ఇంటింటా సర్వే జరుగుతుందని వైద్య, ఆరోగ్య శాఖ రాష్ట్ర సంచాలకులు డాక్టర్ పద్మావతి తెలిపారు. మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా జాతీయ కుష్ఠు వ్యాధి నిర్మూలన కార్యక్రమం 'స్పర్శ' మంగళవారం ఎన్టీఆర్ జిల్లా గొల్లపూడి గ్రామ పంచాయతీ కార్యాలయం ఆవరణలో జరిగిన సమావేశానికి ఆమె అధ్యక్షత వహించి మాట్లాడారు. వైద్య ఆరోగ్య సిబ్బంది ఆశా వర్కర్లు 'స్పర్శ'లో పాల్గొని సర్వే చేస్తారన్నారు. చర్మంపై స్పర్శ లేని మచ్చలు, రాగి రంగు మచ్చలు, నూనె పూసినట్లు మెరుపు మాదిరి ఉండే మచ్చలతో ఉన్న వ్యక్తులను గుర్తిస్తారని చెప్పారు. అనంతరం వారికి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారితో పరీక్షలు నిర్వహించి కుష్ఠు వ్యాధిని నిర్ధారిస్తారని తెలిపారు. తర్వాత వారికి ఎండీటీ బహుళ ఔషధ చికిత్స పద్ధతి ద్వారా 6 నుంచి 8 నెలలు మందులు అందిస్తారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా 13 మంది కుష్ఠు వ్యాధిగ్రస్తులకు పోషకాహార కిట్లు, ఎంసీఆర్ పాదరక్షలను అందజేశారు. కార్యక్రమంలో లెప్రసీ జాయింట్ డైరెక్టర్ దేవసాగర్, డీఎల్ఓ డాక్టర్ ఉషారాణి, డీఐఓ అమృతం, డీఎంఓ డాక్టర్ మోతి బాబు, ఆర్‌బీఎస్‌కే జిల్లా కో ఆర్డినేటర్ డాక్టర్ మాధవి, లెప్రసీ స్వచ్ఛంద సంస్థల తరుపున రాధిక, డీపీఎంఓ ప్రతాప్, ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారి డాక్టర్ పద్మావతి, గొల్లపూడి గ్రామ పంచాయతీ ఈఓ స్వరూప రాణి, సిబ్బంది పాల్గొన్నారు.

పోలీసుల అదుపులో చోరీ ముఠా సభ్యులు

ఇబ్రహీంపట్నం: చోరీ ముఠా సభ్యులను ఇబ్రహీంపట్నం పోలీసులు సోమవారం రాత్రి అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి రూ.3 లక్షల విలువైన 5 బైక్‌లు, రూ.5 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఇబ్రహీంపట్నంకు చెందిన పుట్టా రాజు, కుంచం వెంకట్, నల్లమోతు కానూష్, గుడ్లవల్లేరుకు చెందిన బడుగు భవానీప్రసాద్, మరో బాలనేరస్తుడు, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లో బైక్‌లపై రెక్కీ నిర్వహించి తాళంవేసిన ఇళ్లు, ఇంటిముందు నిలిపిన బైక్‌లు, దేవాలయాల్లో వెండి, బంగారం వస్తువులు చోరీ చేసేవారు. సీపీ టీకే రాణా సూచనల మేరకు ఏసీపీ హనుమంతరావు, సీఐ ఎం.సత్యనారాయణ, క్రైం ఎస్ఐ వెంకటేశ్వరరావు నిఘా ఉంచి గాజులపేట వద్ద అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు.

జేఎన్‌టీయూ జూడో జట్టు ఎంపిక



ఎంపికైన విద్యార్థులతో అధ్యాపకులు

వన్‌టౌన్(విజయవాడపశ్చిమ): జేఎన్‌టీయూ కాకినాడ స్పోర్ట్స్ కౌన్సిల్ ఆధ్వర్యాన యూనివర్సిటీ జూడో సెంట్రల్ జోన్ టోర్నమెంట్, జట్టు ఎంపిక మంగళవారం స్థానిక పొట్టిశ్రీరాములు చలవాది మల్లికార్జునరావు కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ ఆవరణలో జరిగింది. జేఎన్‌టీయూ పరిధిలోని వివిధ ఇంజినీరింగ్ కళాశాలల విద్యార్థులు పాల్గొన్నారు. యూనివర్సిటీ జట్టుకు పురుషుల విభాగానికి ఐదుగురు, మహిళల విభాగానికి ఇద్దరు ఎంపికయ్యారు. వీరు ఫిబ్రవరి నాలుగు, ఐదో తేదీల్లో పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో గురునానక్ దేవి విశ్వవిద్యాలయం జరిగే సౌత్ – వెస్ట్ టోర్నమెంట్‌లో జేఎన్‌టీయూ జట్టుగా పాల్గొంటారని పేర్కొన్నారు. ఎంపికైన విద్యార్థులను కళాశాల కార్యదర్శి పి.లక్ష్మణస్వామి, కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ జె. లక్ష్మీనారాయణ, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ ఎ.పతంజలిశాస్త్రి, వివిధ కళాశాలల పీడీలు రఘు, కె.సత్యనారాయణ, ఎస్.పవన్‌సందీప్, విక్టర్ తదితరులు హాజరయ్యారు.

మర్యాదపూర్వక కలయిక



సీపీ రాణాకు పుష్పగుచ్ఛం అందజేస్తున్న విశాల్‌గున్ని, మోకా సత్తిబాబు, వి.అజిత

విజయవాడస్పోర్ట్స్: ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్ నుంచి విశాఖపట్నం, పశ్చిమగోదావరి జిల్లాలకు బదిలీ అయిన డీసీపీలు విశాల్‌గున్ని, మోకా సత్తిబాబు, వి.అజిత పోలీస్ కమిషనర్ టి.కె.రాణాను మంగళవారం మర్యాదపూర్వకంగా కలుసుకుని పుష్పగుచ్ఛాలు అందజేశారు. విశాఖపట్నం రేంజ్ డీఐజీగా విశాల్‌గున్ని, విశాఖపట్నం లా అండ్ ఆర్డర్ డీసీపీగా మోకా సత్తిబాబు, పశ్చిమగోదావరి జిల్లా ఎస్పీగా వి.అజిత బదిలీ అయిన విషయం తెలిసిందే. వీరికి సీపీ రాణా వీడ్కోలు పలికారు.

బాలల హక్కుల పరిరక్షణలో ఆదర్శంగా ఉందాం

ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు



సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్ ఢిల్లీరావు

గాంధీనగర్(విజయవాడసెంట్రల్): బాలల హక్కుల పరిరక్షణ, చట్టాల అమలులో జిల్లాను ఆదర్శంగా నిలపాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు అన్నారు. బాలలకు ఎదురయ్యే సమస్యల నుంచి విముక్తి కల్పించడానికి అధికారులు సమన్వయంతో పని చేయాలని సూచించారు. గవర్నర్‌పేటలోని స్వర్ణప్యాలెస్ హోటల్‌లో మంగళవారం స్టేట్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్, జిల్లా ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్‌మెంట్ ఏజెన్సీ ఆధ్వర్యాన జిల్లా స్థాయి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ ఢిల్లీరావు మాట్లాడుతూ బాలబాలికలపై జరుగుతున్న లైంగిక, సామాజిక హింసను నిరోధించడానికి అమలు చేస్తున్న చట్టాలపై సంబంధిత శాఖల అధికారులకు పూర్తి అవగాహన ఉండాలన్నారు. బాలికలపై జరిగే లైంగిక హింసను నిరోధించడానికి పోక్సో చట్టంలోని నిబంధనలను అధికారులు తప్పకుండా అమలు చేయాలన్నారు. నేరం జరిగిన తర్వాత స్పందించడం కంటే జరగడానికి అవకాశాలున్న మూలాలను గుర్తించి వాటిని నిరోధించగలిగితే మంచి ఫలితాలు ఉంటాయన్నారు. నేరానికి పాల్పడినా, ప్రయత్నించినా, యత్నవిఫలమైనా ఈ చట్టం కింద నిందితులపై కేసు నమోదు చేసేలా పోక్సో చట్టాన్ని మరింత కట్టుదిట్టంగా అమలు చేయాలన్నారు. లైంగిక నేరాల కేసుల పురోగతిని సంబంధిత అధికారులు ఎప్పటికప్పుడు సమీక్షించాలని చెప్పారు. జరిగిన వేధింపులు తెలియజేసేలా బాలల్లో చైతన్యం తీసుకురావాలని కోరారు. స్టేట్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్, జిల్లా ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్‌మెంట్ ఏజెన్సీ చైర్మన్ కె.అప్పారావు మాట్లాడుతూ బాలలకు జీవించడం, రక్షణ పొందడం, అభివృద్ధి చెందడం, భాగస్వామ్యం వంటి అంశాలపై హక్కులను కల్పించారని తెలిపారు. పౌష్టికాహారం, ఆరోగ్యం, సురక్షిత వాతావరణం కల్పించడం, లైంగిక శారీరక మానసిక దోపిడీ వంటి వాటి నుంచి రక్షణ కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. బాల్య వివాహాల నియంత్రణకు ఏర్పాటు చేసిన చట్టాలను మరింత విస్తృతంగా ప్రచారం చేయాలన్నారు. ప్రభుత్వ అధికారులు, స్వచ్ఛంద సంస్థల సమన్వయంతో బాలల సంరక్షణకు బంగారు బాట వేయాలని కోరారు. సమావేశంలో స్త్రీ శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ జి. ఉమాదేవి, ఏసీపీ కె.స్రవంతీరాయ్, ఎస్‌సీపీసీఆర్ సభ్యులు జి. సీతారాం, సీడీపీవో జి. మంగమ్మ, సీఆర్ఏఎఫ్ ప్రోగ్రాం డైరెక్టర్ ఫ్రాన్సిస్ తంబీ, ఉపవిద్యాశాఖాధికారి వెంకటప్పయ్య, పోలీస్, రెవెన్యూ, విద్య, సాంఘిక సంక్షేమ తదితర శాఖల అధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.

బీమా మొత్తాన్ని చెల్లించండి

చిలకలపూడి(మచిలీపట్నం): వినియోగదారుడికి బీమా మొత్తాన్ని వడ్డీతో సహా చెల్లించాలని వినియోగదారుల కమిషన్ అధ్యక్షుడు చింతలపూడి కిషోర్‌కుమార్, సభ్యులు నందిపాటి పద్మారెడ్డి, శ్రీలక్ష్మీరాయల మంగళవారం తీర్పు చెప్పారు. కైకలూరుకు చెందిన ముంగర బుల్లెమ్మ భారత ఆక్సా లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి 2019లో రూ. 10,93,532కు పాలసీ తీసుకున్నారు.

పాలసీ 2022వ సంవత్సరం వరకు ఫోర్స్‌లో ఉంది. 2021 డిసెంబరు 4వ తేదీన బుల్లెమ్మ మరణించారు. నామినీగా ఉన్న ఆమె కుమారుడు చినకొండలరావు క్లయిమ్ కోసం ఇన్సూరెన్స్ కంపెనీని ఆశ్రయించగా తిరస్కరించారు. దీంతో కొండలరావు వినియోగదారుల కమిషన్‌ను ఆశ్రయించడంతో విచారణ చేసిన కమిషన్ సభ్యులు క్లయిమ్ మొత్తం రూ. 10,93,532ను 2022 జనవరి 28 నుంచి 9 శాతం వడ్డీతో చెల్లించాలని, మానసిక వేదనకు గురిచేసినందుకు రూ. 75 వేలు, ఖర్చుల నిమిత్తం రూ.10 వేలు ఫిర్యాదుదారుడికి ఇన్సూరెన్స్ కంపెనీ తీర్పు వెలువడిన 30 రోజుల్లోగా చెల్లించాలని పేర్కొన్నారు.

జాతిపితకు నివాళి



గాంధీ చిత్రపటం వద్ద నివాళులర్పిస్తున్న డీఆర్‌ఎం నరేంద్ర ఏ పాటిల్

రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డివిజనల్ కార్యాలయంలో మంగళవారం అమరవీరుల దినోత్సవం జరిగింది. డీఆర్‌ఎం నరేంద్ర ఏ పాటిల్ మహాత్మాగాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం పలు బ్రాంచ్‌ల అధికారులు, సిబ్బందితో కలసి స్వాతంత్ర్య సమరయోధులు, మాతృభూమి కోసం ప్రాణాలను అర్పించిన జవాన్‌లను స్మరించుకుంటు రెండు నిమిషాలు మౌనం పాటించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జాతిపిత మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా ఏటా జనవరి 30న అమరవీరుల దినోత్సవంగా జరుపుకుంటున్నట్లు తెలిపారు. గాంధీ ఆశయ సాధన దిశగా ప్రతి ఒక్కరు ముందుకు సాగాలని కోరారు. కార్యక్రమంలో ఏడీఆర్‌ఎం శ్రీకాంత్, పలు బ్రాంచ్‌ల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

చికిత్స పొందుతున్న వ్యక్తి మృతి

జి.కొండూరు: పురుగుమందు తాగి ఆత్మహత్యా యత్నం చేసిన వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటన మండల పరిధి కోడూరు గ్రామంలో మంగళవారం చోటుచేసుకుంది. జి.కొండూరు మండల పరిధి కోడూరు గ్రామానికి చెందిన మూల్పూరి హరికృష్ణ(32) వివాహమై భార్య, కుమార్తె, కుమారుడితో కొంతకాలంగా హైదరాబాద్‌లో నివసిస్తున్నాడు. కొన్నేళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న హరికృష్ణ వారం క్రితం కుటుంబంతో కోడూరు వచ్చాడు. ఈ క్రమంలో ఆరోగ్య సమస్యలు తీవ్రంకావడంతో సోమవారం రాత్రి పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. కుటుంబ సభ్యులు హరికృష్ణను విజయవాడలోని ఓ ప్రయివేటు ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ హరికృష్ణ మంగళవారం మృతి చెందాడు. మృతుడి మేనత్త కొడాలి సావిత్రి ఫిర్యాదుపై కేసు నమోదు చేశారు.

యువతి ఆత్మహత్య

చిట్టినగర్ (విజయవాడపశ్చిమ): ఉరేసుకుని యువతి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కొత్తపేట పీఎస్ పరిధిలో మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. రాజీవ్‌శర్మనగర్‌లో బూడిద నాగమణి, వెంకట సత్యనారాయణ కుటుంబం నివసిస్తోంది. వీరికి ఇద్దరు సంతానం. కుమార్తె దూండీ సత్య రాజేశ్వరి(24) లబ్బీపేటలోని ఓ షాపులో పని చేస్తుంటుంది. నాగమణి వన్‌టౌన్‌లోని ఓ కాలేజీలో స్వీపర్. మంగళవారం నాగమణి కాలేజీ నుంచి ఇంటికి తిరిగి వచ్చేసరికి రాజేశ్వరి సీలింగ్ ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించడంతో కేకలు వేసింది. స్థానికుల సాయంతో లోపలకు వెళ్లగా టీవీ వద్ద 'నాకు బతకడం ఇష్టం లేదంటూ' నోట్ కనిపించింది. దీంతో ఘటనపై నాగమణి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. ఇటీవల రాజేశ్వరికి ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తున్నట్లు, ఇష్టం లేని పెళ్లి చేసుకోలేక ఆత్మహత్యకు పాల్పడి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

మేరీమాత పుణ్యక్షేత్రంలో నేటి నుంచి నవదిన ప్రార్థనలు

గుణదల(విజయవాడ తూర్పు): విజయవాడలోని గుణదల మేరీమాత పుణ్యక్షేత్రంలో బుధవారం నుంచి నవదిన ప్రార్థనలు ప్రారంభం కానున్నాయి. ఫిబ్రవరి 9, 10, 11 తేదీల్లో ఉత్సవాలు జరగనున్న నేపథ్యంలో ఈ నవదిన ప్రార్థనలు ప్రారంభించనున్నట్లు పుణ్యక్షేత్ర రెక్టర్ ఫాదర్ యేలేటి విలియం జయరాజు తెలిపారు. పుణ్యక్షేత్ర ప్రధానాలయం వద్ద బుధవారం సాయంత్రం మేరీమాత పతాక ఆవిష్కరణతో నవదిన ప్రార్థనలు మొదలవుతాయని చెప్పారు. విజయవాడ కథోలిక పీఠం బిషప్ తెలగతోటి రాజారావు, మోన్సిగ్నోర్ ఫాదర్ మువ్వల ప్రసాద్, వికార్ జనరల్ ఫాదర్ గాబ్రియేలు, సోషల్ సర్వీస్ సెంటర్ డైరెక్టర్ ఫాదర్ సునీల్ రాజు తదితర గురువులు, మఠకన్యలు ప్రత్యేక ప్రార్థనలు చేయనున్నారు. పుణ్యక్షేత్రం ఏర్పాటుచేసి నూరు వసంతాలు పూర్తయిన సందర్భంగా విజయవాడ పీఠంలో శతాబ్ది ఉత్సవాలు జరగనున్నాయి. గుణదల పుణ్యక్షేత్రాన్ని స్థాపించి అభివృద్ధి పరిచిన పలువురు గురువుల జ్ఞాపకార్థం స్మృతివనం ఏర్పాటు చేశారు. పుణ్యక్షేత్ర ప్రధానాలయం వెనుక కొండ పై రెండో మలుపులో ఏర్పాటు చేసిన ఈ స్మృతివనంలో పూర్వపు పీఠాధిపతులు డోమ్నిక్ గ్రాసి, అబ్రోస్ డి బతిస్తా, ఫాదర్ అర్లాటి, ఫాదర్ బియాంకి స్వాముల విగ్రహాలను ప్రతిష్ఠించారు. నవదిన ప్రార్థనల అనంతరం ఈ స్మృతివనాన్ని ప్రారంభించనున్నారు.

వేర్వేరు ప్రాంతాల్లో అనుమానాస్పద స్థితిలో ముగ్గురి మృతి



ఏటిమొగలో మృతి చెందిన లక్ష్మీకుమారి (ఫైల్)

నాగాయలంక: ఉమ్మడి కృష్ణా జిల్లాలో వేర్వేరు ప్రాంతాల్లో ముగ్గురు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. నాగాయలంక మండలం ఏటిమొగలో బొడ్డు లక్ష్మీ కుమారి (35) అనుమానాస్పద రీతిలో మృతి చెందిన ఘటన మంగళవారం వెలుగు చూసింది. ఆమె తన గృహంలోని వంటింట్లో ఉరి వేసుకుని కుళ్లిపోయి వేలాడటం కలకలం రేపింది. నాగాయలంక ఏఎస్ఐ తుంగల ప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం ఏటిమొగకు చెందిన బొడ్డు వెంకటేశ్వరరావుకు కోడూరు మండలం పాలకాయతిప్ప గ్రామానికి చెందిన లక్ష్మీకుమారితో 15ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు కుమారులు. సాంబ శివరావు, చైతన్య మోపిదేవి హాస్టల్లో పదో, ఏడో తరగతి చదువుతున్నారు. భార్యాభర్తలిద్దరూ ఇక్కడ కూలి పనులతో పాటు ఇతర ప్రాంతాలకు పైపనులకు వెళ్తుంటారు. ఇంత వరకూ అతని తల్లిదండ్రుల ఇంటి వద్దే ఉండేవారు. ఈ నెల 3న గ్రామంలోని కొక్కిలిగడ్డ వేణేశ్వరరావు ఇంట్లోకి అద్దెకు వచ్చారు. ఆ తర్వాత ఇద్దరూ పైపనులకు ఇతర ప్రాంతాలకు వెళ్లి 26వ తేదీన తిరిగొచ్చారు. అదే రోజు రాత్రి ఇంటి బయట భార్యా భర్తలు గొడవ పడుతుంటే ఇరుగుపొరుగు అడగడంతో ఇంట్లోకి వెళ్లిపోయారు. మరుసటి రోజు 11.30 గంటలకు కూడా వారు ఇంటి బయట కూర్చుని మాట్లాడుకోవడం స్థానికురాలు నాగలక్ష్మి చూసింది. సాయంత్రం వేళ లక్ష్మీకుమారిని పిలవగా స్పందన రాకపోవడంతో మళ్లీ పనులకు వెళ్లి ఉంటారని భావించారు. మంగళవారం ఉదయం 10 గంటల సమయంలో వారి ఇంట్లో నుంచి వాసన రావడం గుర్తించిన నాగలక్ష్మి సచివాలయానికి వెళ్లి వీఆర్వో గాదె కృష్ణప్రసాద్‌కు సమాచారం అందించింది. ఇంటిని పరిశీలించిన వీఆర్వో లోపల లక్ష్మీకుమారి మృతదేహం డీకంపోజ్ స్థితిలో కనబడటంతో నాగాయలంక పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. ఏఎస్ఐ అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. అవనిగడ్డ సర్కిల్ ఇనస్పెక్టర్ పి.వెంకట త్రినాథ్ ఘటనా స్థలికి చేరుకుని వివరాలు సేకరించి నేర పరిస్థితిని సమీక్షించారు. మృతురాలి అక్క లంకె పద్మ, బావ లంకె శ్రీనివాసరావు ఏటిమొగలో మీడియాతో మాట్లాడుతూ లక్ష్మీకుమారి మరణానికి ఆమె భర్త వెంకటేశ్వరరావే కారణమని పేర్కొన్నారు. వారికి గతంలో తామే ప్రేమ వివాహం జరిపామని ఆ సమయంలో రూ.20వేలు కట్నం కూడా ఇచ్చామని, పెళ్లైన కొద్ది కాలానికే చెల్లిని నిత్యం వేధించేవాడని ఆమె విసుగు చెంది గతంలో పోలీసులు, గ్రామపెద్దలను ఆశ్రయించినా ఫలితం లేదని విలపించారు. మూడు రోజుల క్రితమే మరణించినా సమాచారం లేదని ఇంటికి వచ్చి చూడగా దుర్వాసనతో తాడుకు వేలాడుతూ భయానకంగా కనిపించిందని ఆందోళన చెందారు. ఆమె భర్త కనిపించకపోవడంపై కూడా వారు అనుమానం వ్యక్తం చేశారు.

పటమటలో..

పటమట(విజయవాడతూర్పు): అనుమానాస్పద స్థితిలో ఓ మహిళ మృతి చెందిన సంఘటన పటమట డొంకరోడ్డులో మంగళవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పటమట డొంకరోడ్డులోని పద్మజ నగర్‌లో నివసించే బంగారు దుర్గ(36) ప్రైవేటుగా డ్రైనేజీల పూడికతీత పనులు చేస్తుంది. ఆమెకు పదేళ్ల క్రితం వివాహమైంది. ఆమెకు ముగ్గురు సంతానం. మనస్పర్థల కారణంగా ఆమె కొన్నేళ్లుగా భర్తకు దూరంగా ఉంటోంది. ఈ నేపథ్యంలో పటమట గురునానాక్‌నగర్ సమీపంలోని ఎన్ఏసీ కల్యాణ మండపం సమీపంలో ఉండే ఆమె చెల్లెలి భర్త హరికృష్ణతో కొంతకాలంగా సన్నిహితంగా మెలుగుతోంది. మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో హరికృష్ణ.. దుర్గ ఇంటికి వచ్చి అక్కడ ఉన్నాడు. సాయంత్రం 4.30 గంటల వేళ హరికృష్ణ రక్తంతో దుర్గ ఇంటిలోనుంచి బయటకువచ్చి గుమ్మంపై కుప్పకూలిపోవడాన్ని స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకునే సమయానికే దుర్గ కూడా ఇంటిలో రక్తమోడుతూ కన్పించింది. ఇద్దరినీ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. గొంతుపై బలమైన గాయం కావటంతో దుర్గ మృతి చెందిందని, గొంతుపై తీవ్ర గాయాలతో హరికృష్ణ ప్రభుత్వాసుపత్రిలో కొన ఊపిరితో చికిత్స పొందుతున్నాడు. ఘటనపై పటమట పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ డీకేఎన్ మోహనరెడ్డి తెలిపారు.

తెన్నేరులో..



మృతుడు బడిపాటి దిలీప్‌కుమార్

కంకిపాడు: అనుమానాస్పదస్థితిలో వ్యక్తి మృతి చెందిన ఘటనపై కంకిపాడు పోలీసుస్టేషన్‌లో మంగళవారం కేసు నమోదైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని తెన్నేరు గ్రామానికి చెందిన బడిపాటి దిలీప్‌కుమార్ (35) కూలి పనులు చేస్తుంటాడు. ఈనెల 29న కూలి పనికి వెళ్లకుండా ఇంటి వద్దే ఉన్నాడు. దిలీప్‌కుమార్ తల్లి బడిపాటి కుమారి ఫంక్షన్‌కు వెళ్లి వచ్చే సరికి అతను ఇంటి వద్ద లేడు. మంగళవారం ఉదయం దిలీప్‌కుమార్‌కు ఫోన్ చేయగా తియ్యలేదు. స్థానికంగా వెదకగా తెన్నేరు రైల్వే ట్రాక్ పక్కన ఉన్న మినుము పొలాల్లో శవమై పడి ఉన్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. 174 సెక్షన్ కింద పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.